Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 61

(Mar. 6, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 61

(Mar. 6, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 6—3—47 గురువారం [సంచిక 31

లాహోరులో తిరిగి కొట్లాటలు

లాహోరు, మార్చి 5

నిన్నరాత్రి శాంతంగా గడచిపోయింది కాని రోజు ఉదయమే మత కలహాలు ప్రారంభమయ్యాయి. పోలీసులు లాహోరు గేటులోపల కాల్పులు సాగించారు.

కలహాలలో 16 గురికి గాయాలు, ఇద్దరు చావడం జరిగింది. ఊరేగింపులు, సభలు నిషేధింపబడినవి. రైల్వేస్టేషన్ మరికొన్ని ప్రాంతాలలోకూడ కొట్లాటలు వ్యాపించాయి.

7—3—47 (రాత్రి గం॥ 10 ...) ... బెజవాడ శ్రీ రామ... హాలులో ఆంధ్ర ప్రజానాట్యమండలి, ...

పరివర్తన

గమనిక : నాటకపు ప్రతులు, టిక్కెట్లు ... యమ్ (గవర్నరుపేట)లో మార్చి 6 ... మొదటితరగతి వెంబడివారికిగా కూర్చుండ...

ప్రజారక్షణ బిల్లుం ప్యాసుచేయుటకు మద్రాసు ప్రధాని ఆతురత

ప్రతిపక్ష సభ్యుల వ్యతిరేకత

మద్రాసు అసెంబ్లీలో చర్చలు

మద్రాసు, మార్చి 3

నేటి సాయంకాలం మద్రాసు అసెంబ్లీలో ప్రధాని ప్రకాశంగారు ప్రజారక్షణబిల్లును సెలక్టు కమిటీ సవరణలతోపాటు చర్చించాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు:

ఆలస్యం చేయవద్దనే ప్రార్థన

సెలక్టుకమిటీ సిఫార్సులను సభ్యులకు ఇప్పుడే యిచ్చారు గనక బిల్లునుగురించిన ఆలోచన శేవటికి వాయిదా వేయాలని ప్రతిపక్ష నాయకుడు అడిగాడు. కాని బిల్లు మార్చి 18 నాటికే గవర్నరు, వైస్రాయిల అనుమతి పొందిరావడం అవసరంగనక చర్చను ఒక్కపూటకూడా వాయిదావేయ వలసి అవసరంలేదని ప్రధాని సభికులను ప్రార్థించారు.

కామ్రేడ్ పిల్లలమర్రి అభ్యంతరం

కోర్టులో విచారణ జరుగుతున్న కేసుల విషయం బిల్లుపై జరిగే చర్చలలో తడవబడడానికి అవకాశముందనీ, అదివారికి న్యాయం జరగకుండా అభ్యంతరం కలిగించగలదనీ, అందుచేత బిల్లు ప్రవేశపెట్టకూడదనీ కామ్రేడ్ పిల్లలమర్రి అభ్యంతరం చెప్పారు. కేంద్ర శాసనసభలో 1929 ఏప్రియలు 11 వ ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టడానికై 'మీరట్ కుట్రకేసు' కారణంగా ప్రెసిడెంటు పటేల్ అభ్యంతరంచెప్తూ రూలింగు యిచ్చారని కూడా చెప్పారు.

ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కంటె వేరుఅనీ, నేటి మధుర కుట్రకేసు కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమేననీ అందుచేత సామ్యంపరిపడదనీచెప్తూ స్పీకరు అభ్యంతరాన్ని త్రోసివేశారు.

లీగ్ సభ్యుల వ్యతిరేకత

తర్వాత చాలమంది ముస్లింలీగ్ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆర్డినెన్సులోని హేయములయిన భాగాలన్నీ ఎప్పటి విధంగానే వున్నాయన్నారు లీగ్ పార్టీ నాయకుడు ఇస్మాయిల్.

కలహాల సంఘాన్ని అవసరమైనప్పుడు వేసే అధికారం ప్రభుత్వానికున్నదనే 8 వ క్లాజు కలహాలసంఘ నియామకాన్ని ప్రభుత్వ దయా ధర్మాలకు వదిలిపెడుతూందని అలీబేగ్ విమర్శించారు.

యూరపియన్ సభ్యుల, జమీందార్ల సమర్థన

డిటెయిన్ చేయబడినవారికి ఛార్జిషీటు నివ్వడం, వారినుంచి సమాధానం వచ్చాక వాటిని రెంటినీ సలహాసంఘం ముందు పెట్టడం ప్రభుత్వ బాధ్యతగానే బిల్లు చెప్తూందని యూరపియన్ సభ్యుడు ప్రభుత్వపు బిల్లును సమర్థించారు.

పిఠాపురం యువరాజా తాను కాంగ్రెసువాడుగా గాక రాష్ట్ర పౌరుడుగా రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణలను కోరుతూ యీ బిల్లును సమర్థిస్తున్నా నన్నారు.

ప్రధాని చెప్పిన దుస్సంఘటనలను కాదని ఎవరూ చెప్పలేకపోయారు కాబట్టి బిల్లును తీసుకురావడం న్యాయమేనని ఫెర్నాండెజ్ సమర్థించారు.

ఆర్డినెన్సును అంతరించనీయండి

కమ్యూనిస్టుసభ్యుడు కామ్రేడ్ పిల్లలమర్రి బిల్లును ప్రతిఘటిస్తూ యీవిధంగా చెప్పారు:

"పౌరహక్కులను నాశనంచేస్తూన్న ఈ బిల్లును తెచ్చిన అమర్యాద ప్రజాప్రతినిధులకు దక్కడం విచారించదగిన విషయం. ఈబిల్లు పేరుతో పౌరులకు, రాజకీయ ప్రచారకులకు గొంతు పురి సిద్ధంచేస్తున్నారు. కమ్యూనిస్టులు దౌర్జన్యాలు చేస్తున్నారన్న మాట కేవలం అసత్యం. కార్మికవర్గాన్ని చీల్చడానికి అదొక యెత్తుమాత్రమే. ప్రెస్ సెన్సార్‌షిప్ అవసరమైన వార్తల్ని కూడా ప్రచురించకుండా అడ్డగిస్తుంది. ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ప్రజలలో కలహాలు రేపెట్టేపనులు చేస్తున్నారు. బిల్లును తీసుకు రావద్దు. ఆర్డినెన్సును అంతరించిపోనీయండి.

"కాంగ్రెసువారులకు స్వతంత్రమేవుంటే బిల్లును తప్పకుండా ఎదిరించేవారే.

"ఏమనిషినైనా అరెస్టు చేసేముందు సలహాసంఘంవారి సిఫార్సు వుండాలని సెలక్టుకమిటీలో నేను పెట్టిన సవరణను త్రోసివేశారు.

"చివరకి ఇంట్లోంచి కదిలితేచాలు ఎవరినైనా అరెస్టుచేయవచ్చు. ప్రజాప్రభుత్వం ప్రజలకెందుకింత భయపడాలి?

"సలహాసంఘ సభ్యులు ఎన్నుకోబడ్డవారు కావాలని సవరణపెట్టాము. అదీ నిరాకరించారు. ఆయా ప్రదేశాల ప్రజలచేత ఎన్నుకోబడిన వ్యక్తులు తమ ప్రాంతంలోని ఏవ్యక్తి సంఘానికి ప్రమాదకరుడో, ఎవరు కారో నిర్ణయించే అధికారం కలిగివుండాలని ప్రతిపాదించాము. డిటెన్యూలకు కోర్టువిచారణ నిరాకరించడం అన్యాయం, ఈ బిల్లు తాత్కాలికమేనని తలచవద్దు; దానిని ఆరేసి నెలల చొప్పున ఎంతకాలమైనా పొడిగించుకుపోవచ్చు.

"ప్రభుత్వం కోరిన వ్యక్తుల్ని తమకు పట్టియివ్వలేదని ఏ ప్రాంతంలోగల ప్రజలందరి మీదనైనా సమిష్టి జరిమానాలు వేస్తామనడం కన్న దురన్యాయంలేదు. ప్రజలపై ఈ బెదరింపులు పని చెయ్యవు. మీటింగులు, ఊరేగింపులపై నిర్బంధంపెట్టడం ఈ బిల్లులోని మరో దౌర్భాగ్య లక్షణం.

"కేంద్రప్రభుత్వమూ, అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసూ కార్మికులకు సమ్మెచేసే అధికారాన్ని గుర్తిస్తూన్నాయి. దానినీ బిల్లుహరిస్తూంది."

ఇంత గొప్పవిషయం ఎవ్వరూ చేయలేదని ప్రధాని

చర్చలకు ప్రధాని సమాధానం చెబుతూ, సభ్యులంతా అర్థముచెప్పకపోవడమేమన్నట్లు అభ్యంతరం చెబుతున్నారుగాని బిల్లు అనవసరంలేదని ఎవరూచెప్పడంలేదన్నారు. బిల్లులో తాముచేర్చిన సలహాసంఘ నియామకం లాంటిది ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సవరణలు అక్కరలేకుండా బిల్లు ప్యాసుచెయ్యండని కోరారు.

బిల్లు చర్చకు అంగీకరించబడింది.

బిల్లులో క్లాజులు న్యాయవిరుద్ధాలు

అడ్వొకేట్సు అసోసియేషన్ ప్రకటన

మదరాసు అడ్వొకేట్సు అసోసియేషన్ సభ్యులు బిల్లులోని కొన్ని న్యాయ విరుద్ధమైన క్లాజులను సవరించాలంటూ ఈదిగువ ప్రకటన చేశారు.

"అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన ప్రజారక్షణ బిల్లులో న్యాయ వైరుధ్యాలు కొన్ని వున్నవి. ఈ బిల్లు అవసరమా కాదాఅని కాదు మా చర్చ. న్యాయవిరుద్ధ విషయాలను చూపడమే మావుద్దేశం.

"ఏ వ్యక్తినీ విచారణ లేకుండా డిటైన్ చేయడం చాలా అన్యాయం. బిల్లుక్రింద అరెస్టు చేయబడిన వారిని కోర్టులో విచారించేటందుకు అవకాశం కలిగించాలి.

"3 వ క్లాజులోని సలహా సంఘం చట్టం ప్రకారం ఏర్పడ్డ న్యాయవేత్తల సంఘం కావాలి. స్వతంత్రాధికారాలతో — సాధ్యమైనంతవరకు రిటైర్డు జడ్జీలతో ఆ సంఘం ఏర్పడాలి.

"చట్టం ద్వారా అంగీకరించబడిన, ట్రేడ్ యూనియన్ల (నిషేధించబడినప్పుడు తప్ప) లో పనిచేసే వారిపై నిర్బంధాలు పెట్టరాదు. ఏ వుద్యోగి కాని, అధికారంగల మరొక వ్యక్తిగాని ఫలానా సంఘంతో సంబంధం పెట్టుకోవద్దని ఏవ్యక్తినైనా ఆజ్ఞాపించవచ్చునని బిల్లులోని 8 వ క్లాజు అధికారం ఇస్తూంది. ఇది చాల కుచ్ఛితమైనక్లాజు. తానున్న సంఘంలోకూడా పని చేయకుండా ఎవరినైనా అడ్డగించే అధికారం ఈ క్లాజు ఇస్తూంది. దీనిని పూర్తిగా తొలగించాలి."

దీనిపై డి. హెచ్. నంబూద్రిపాద్, టి. చెంగల్వరాయన్, ఎన్. వెంకటేశ అయ్యంగార్, బషీర్ అహమ్మద్‌సయ్యద్, పి. కే. వినాయకం, బి. వి. మనవాళ చౌదరిగార్లు సంతకంపెట్టారు.

రంగపూర్ జిల్లాలో పోలీసుల కాల్పులు

జిల్లా అంతటా సోదాలు — 90 మంది అరెస్టు

కలకత్తా, మార్చి 3

మార్చి 1 వ తేదీ అర్ధరాత్రి వేళ రంగపూర్ జిల్లాలో దుమారియా అనే గ్రామంపై 50, 60 మంది సాయుధ పోలీసులు దాడిచేసి రైతుల ఇండ్లనుంచి ధాన్యం తరలించడంలో జమీందారుకు సాయపడసాగారు. పోలీసుల ఈ దుష్కృత్యాన్ని ఎదిరించిన ప్రజలపై పోలీసులు తుపాకులు కాల్చారు. ఫలితాలు ఇంతవరకు బయట పడనీయడంలేదు.

2 వ తేదీన పోలీసులు రంగపూర్ జిల్లా పార్టీ ఆఫీసు తలుపులు పగులగొట్టి లోన ప్రవేశించి సోదాలు చేశారు. సోదా చేస్తూండగా ఆఫీసుకు వచ్చిన 3 గ్గురు కార్మికుల్ని అరెస్టు చేశారు.

అదేరోజున బదర్గంజ్, దోమార్, కాశీగ్రాం, గశోల్ మొదలగు గ్రామాలు మీద అనేకమంది పోలీసులు దాడిచేసి ఎందరినో అరెస్టుచేశారు. వారిలో చాలమంది కాంగ్రెస్‌వాదులుకూడా వున్నారు. దిమ్లా ఠాణాలో 63 గురిని, జలాతక ఠాణాలో 27 గురిని అరెస్టుచేసినట్లు వార్తలు తెలిశాయి.

బెజవాడలో మరల సోదాలు

45 రోజులలో ఇది 3 వ మారు

బెజవాడ, మార్చి 5

నిన్న రాత్రి 10 గంటల వేళ 15 మందికి పైగా సిబ్బందితో పోలీసు యిన్‌స్పెక్టరు బెజవాడ సిటీ కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును, కామ్రేడ్ తమ్మిన పోతరాజుగారి యింటినీ సోదాలు చేశారు. సోదాలు ఎందుకో చెప్పకుండా, వారంటైనా చూపకుండా సోదాలు చేశారు. ఈ ఆఫీసుకు ప్రక్కనున్న సాధు నాయుడు హోటలును, వైశ్యులయిండ్లనుకూడా వెతికారు. కాని ఏమీ దొరకలేదు.

నెలపదిహేను రోజుల మధ్యన ఈ విధంగా సోదాలుచేయడానికి ఇది 3వ మారు.

పంజాబులో మతకలహాం

పదముగ్గురి మరణం, 98 మందికి గాయాలు

తాత్కాలిక మంత్రివర్గం రాజీనామా

లాహోరు, మార్చి 4

ముస్లింలీగు పార్టీప్రభుత్వం ఏర్పరచేందుకు అవకాశమివ్వాలని, పంజాబు కొయలిషన్ ప్రభుత్వం రాజీనామా యిచ్చిన తర్వాత జరిగిన అల్లరులలో 13 గ్గురు చనిపోయారు, 98 మంది గాయపడ్డారు.

ఈరోజు చాలసారులు పోలీసులు ప్రజలపై కాల్పులు సాగించారు. చాలసార్లు లాఠీఛార్జీచేశారు.

పంజాబులో లీగు మంత్రివర్గం ఏర్పడుతున్నందుకు అసమ్మతి తెలుపుతూ హిందూ, సిక్కులు ప్రారంభించిన ప్రదర్శనాలు, మధ్యాహ్నము దాటగానే మతకలహాలుగా పరిణమించాయి. ఇందులో చాలమందికి ప్రాణనష్టం కలిగింది, ఎందరో గాయపడ్డారు. వీధులలో పోరాటాలు సాగాయి.

సాయంత్రం అయ్యేటప్పటికి మిలిటరీని పిలిచారు. రాత్రి 8 మండి ఉదయం 7వరకు కర్ఫ్యూ ఉత్తర్వు అమలు జరిపారు.

గోల్‌బాగులో హిందూ సిక్కు విద్యార్థులకూ పోలీసులకూ సంఘర్షణ జరిగింది. పోలీసులు చాలసారులు విద్యార్థులపై కాల్చారు. 20 మంది విద్యార్థులు, 30 మంది పోలీసులు గాయపడ్డారు. సాయంత్రం డి. ఏ. వి. కాలేజీ హాస్టలువద్ద పోలీసులు కాల్చగా ఒక విద్యార్థి చనిపోయాడు.

మంత్రివర్గం రాజీనామా

కొయిలిషన్ ప్రభుత్వపక్షంగా హయత్‌ఖాన్ తివానా రాజీనామా యిచ్చిన తర్వాత, లీగు మంత్రివర్గం ఏర్పడేవరకు వారినే పదవుల్లో, తాత్కాలిక ప్రభుత్వంగా వ్యవహరించమని గవర్నర్ కోరాడు. ఆదేప్రకారం తివానా మంత్రివర్గం అధికారంలో ఉన్నది.

ఈ అల్లరులు జరిగిన తర్వాత శ్రీమ భీమ్‌సేన్ సచార్, (కాంగ్రెస్) సర్దార్ స్వర్ణసింగ్, చౌదరీ లాహిరీసింగ్ (సిక్కులు) గారలు తాత్కాలిక ప్రభుత్వానికికూడ రాజీనామాను ఇస్తూ ఇలా ప్రకటించారు:

"మేము సాంప్రదాయానుసారంగా కొత్త మంత్రివర్గం ఏర్పడేవరకు ఉండదలచుకున్నాము కాని చాలచోట్ల కాల్పులు, కొట్లాటలు ప్రారంభమయ్యాయి. కాబట్టి మేము రాజీనామాయిస్తున్నాము."

ఈ ప్రకటన తర్వాత హయ్యత్‌ఖాన్ తివానా తన తాత్కాలిక ప్రభుత్వ రాజీనామాను గవర్నరుకు అర్ధరాత్రిసమయంలో అందజేశాడు. వెంటనే ఈ రాజీనామా అమలులోకి వస్తుందని కూడ ప్రకటించాడు. మతకలహ వార్తలను ప్రభుత్వానికి ముందు చూపి తర్వాత ప్రకటించాలని గవర్నర్ ఉత్తరువు చేశాడు.

మందాత్ · జిన్నా సంప్రతింపులు

మంత్రివర్గం ఏర్పరచడానికి నిర్ణయించుకున్న మందాత్‌ఖాన్ జిన్నాతో టెలిఫోనులో సంప్రతింపులు సాగిస్తున్నాడు. గవర్నరును కలుసుకొన్నిఏమైనాసరే లీగువాదులుఅహింసాబద్ధులై ఉంటారని చెప్పారని తెలుస్తున్నది.

అకాలీల తీర్మానం

"పాకిస్తాన్ ఆశయంగా పెట్టుకొని పంజాబులో ముస్లిం రాజ్యం స్థాపించేందుకు లీగు ప్రయత్నిస్తున్నంతవరకు పంజాబులో ముస్లిం ప్రభుత్వం ఏర్పడకుండా ఆటంకపరుస్తాము" అని పంథిక్ అకాలీ (సిక్కు) పార్టీ ఒక తీర్మానం చేసింది.

కాంగ్రెస్ నిశ్చయం

కాంగ్రెస్ పార్టీకూడ లీగు మంత్రివర్గం ఏర్పడడాన్ని నిరోధించాలని నిశ్చయించింది.

కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ ... భీమ్‌సేన్ సచార్ ఈరోజు ... వహించి ఒక ఊరేగింపు జరిపారు. ... జరిగిన సభలో మాట్లాడు... పట్ల ప్రభుత్వం ఎలాంటి ద... న్నదో స్పష్టం చేయాలన్నారు. ... హక్కులను త్రోసిపుచ్చరాదన్నారు.

"మేము మెజారిటీ పార్టీగా ... కోరడంలేదు. కాని కేవలం ... లతో కూడిన మంత్రివర్గ స్థాపన... హిందువులు సాగనివ్వరు" అన్నారు.

బీహార్ రాష్ట్రంలో మహాత్మా గాంధీ

పాట్నా, మార్చి ...

గాంధీజీ 3 వ తరగతి స్పెషల్‌లో ... నేడు పాట్నాచేరుకొన్నారు. ... వద్ద ప్రధాని శ్రీకృష్ణసిన్హా, సయ్యద్ ... మ్మదు, అనుగ్రహ నారాయణసిన్హా ... లగు ఇతరమంత్రులు గాంధీజీకి స్వాగతం ఇచ్చారు. తర్వాత గాంధీజీ పాట్నా వెళ్ళా...

జమీందారీ విధానం వెంటనే రద్దు చేస్తాం

అంగ్‌సాన్ వాగ్దానం

రంగూన్, మార్చి ...

మే నెలలో బర్మా రాజ్యాంగసభకు జరగబోయే ఎన్నికలకు ఆంటీఫాసిస్టులీగు తన ప్రతినిధుల పట్టికను ప్రకటించింది. ఎన్నికలలో పాల్గొననిర్ణయించిన కమ్యూనిస్టుపార్టీ తన ప్రతినిధులనింకా ప్రకటించలేదు.

ఒక రైతు కాన్ఫరెన్సులో అంగ్‌సాన్ మాట్లాడుతూ ఇలా చెప్పారు:

"త్వరలోనే జమీందారీ విధానం రద్దు చేస్తాం. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వ్యవసాయపు ఋణాలు రద్దుచేస్తాం. మీరెవ్వరూ కల్లోలం కలిగించకండి."

స్వతంత్ర కాపీలను ప్రభుత్వంకొని పంచుతున్నది

మద్రాసు, మార్చి ...

నిన్న అసెంబ్లీబడ్జెట్ చర్చలో పట్నాం గారొకవిషయం బయటపెట్టారు. మదరాసు ప్రభుత్వ ప్రచారశాఖవారు 'స్వతంత్ర' పత్రిక కాపీలు 6000 కొని పంచిపెడుతున్నారని ఆయన అన్నారు.

స్వతంత్ర ఆంగ్ల వార పత్రిక సంపాదకులు ఖాసాసుబ్బారావుగారు.

మదరాసు ఆర్డినెన్సును సమర్థిస్తూ స్వతంత్రపత్రిక కమ్యూనిస్టులపై కారాలు మిరియాలు నూరుతున్నది. ఆర్డినెన్సును సమర్థించడంవల్ల ప్రభుత్వం కొంటున్నదో లేక ప్రభుత్వం కొంటున్నందువల్ల ఆర్డినెన్సును బలపరచడం జరుగుతున్నదో చిదంబర రహస్యంగా ఉంది.

కర్నూలుజిల్లాలో కాంగ్రెస్‌కమిటీ సభ్యులకు కూడ ప్రభుత్వ ఏజన్సీలద్వారా స్వతంత్ర పత్రిక అందినట్లు తెలుస్తుంది.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ప్రజాశక్తి

1947 మార్చి 6 : గురువారం

"ప్రజా శాంతిరక్షణ బిల్లు" ప్రజాప్రతినిధుల కర్తవ్యం

శాంతి భద్రతలను కాపాడడానికంటూ మద్రాసు ప్రభుత్వం అతి దారుణమైన ఆర్డినెన్సును ప్రకటించింది. ఆర్డినెన్సుకు శాసనసభ కాంగ్రెస్ పార్టీలోను, పెదుపులు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. "అతి దారుణ"

పెంట్రుకమిటీవల్ల మార్పులు రాలేదని బీగం సుల్తాన్ అమీరుద్దీన్‌గారన్నారు.

ఈ బిల్లును సమర్థించుతూ పెన్నానైట్ లాంటి యూరోపియన్ సభ్యులు సమర్థించుటలో మనం ఆశ్చర్యపడనక్కరలేదు. కాని విశాఖపురం యువరాజాగారు, తాను కాంగ్రెస్ వాదిగానే గాక రాష్ట్రంలో శాంతి కోరుతూ రామీశాసనం బలపర్చుతున్నానని అన్నారు. తెలంగాణాన్ని పీల్చిపిప్పిచేసే జమీందారుగా వీరీబిల్లును సమర్థించేస్తున్నారని ప్రజానీకానికి వేరే చెప్పనక్కరలేదు.

ఫోతే డి. వి. రామస్వామిగారి వాదనే విచిత్రంగా వుంది.

అహింసలో నమ్మకమున్నవారికి ఈ బిల్లు వల్ల భయంలేదట. ఇంతటి దారుణమైన ఆర్డినెన్సును ఉపయోగించడం ఏ 'అహింసా' మూర్తిమో మాత్రంకావడంలేదు కాగా...

నవీన వైద్యశాస్త్రం
సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది

పోడూరు, మార్చి 3

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పశ్చిమ గోదావరిజిల్లా శాఖయొక్క చతుర్థ వార్షిక మహాసభ ఫిబ్రవరి 26 వ తేదీన పోడూరు గ్రామంలో ఆస్తమ హాస్పిటలు భవనంలో డాక్టరు వల్లూరి వెంకటరత్నంగారి అధ్యక్షతను జరిగెను. చెన్నపురి స్టాన్లీ వైద్య కళాశాల ప్రిన్సిపాలు డాక్టరు సుబ్బయ్యగారు ప్రసంగోపన్యాస మొనగుచు, వైద్యశాస్త్ర చరిత్రను ఆది యుగములనుండి నవీన యుగము వరకు తెల్పిరి. దానిలో వైద్య శాస్త్రమునకును, జంతుశాస్త్ర, జీవశాస్త్రములకు సంబంధములు యొక్కువగ...

నాయకులు నిర్బంధాల పాలైనా ప్రజాసంస్థల కార్యకలాపాలు సాగిపోతున్నాయి
తిరువెళ్ళ తాలూకా "రైతుమహాసభ"లో ప్రజోత్సాహం

తిరువెళ్ళ, ఫిబ్రవరి 28

ఆర్డినెన్సు కారణంగా కార్యకగం ప్రజానాయకులెవరూ పాల్గొనడానికి అవకాశం లేకపోయినా, ఈనెల 26 వ తేదీన తిరువెళ్ళ తాలూకా (కర్నూలు జిల్లా) రైతుమహాసభ యర్రగుంట్లలో జయప్రదంగా జరిగినది. శ్రీ గాదిచర్ల హరిసర్వోత్తమరావుగారు అధ్యక్షత వహించారు.

మధ్యాహ్నం జరిగిన ప్రతినిధులసభలో కార్యదర్శి టి. కృష్ణమూర్తిగారు గత సంవత్సర కార్యకలాపాలను సమీక్షచేశారు.

ప్రతినిధులను కోర్ ఎగ్గయిటి కమిటీలోనికి తీసికొనుటకంగీకరించుచు ప్రతినిధుల పేర్లు ఇవ్వవలని కోరి కంట్రోలు కొరకు ఈ క్రిందివారి పేర్లు రైతు ప్రతినిధులుగా సూచింపబడ్డాయి.

గుంటూరు కమిటీ — శ్రీ కొల్లూరి ... శేఖరరావుగారు, అధ్యక్షులు. తాలూకా ... సంఘం గుంటూరు.

చీరాల కమిటీ — శ్రీ యం. నారాయణస్వామి. అధ్యక్షులు, తాలూకా రైతుసంఘం బాపట్ల.

రేషన్ కార్డుల పంపకంలో అన్యాయం

వేవెల్ బర్తరఫు: మౌంటు బాటన్ నియామకం
తెర వెనుక జరిగిన నాటకం

ఒకే విద్యార్హతగల ఉపాధ్యాయులకు సమాన వేతనాలివ్వాలి

బేస్తులకు బొగ్గు సరఫరా
జిల్లా రైతుసంఘ రాయబారం

రాష్ట్ర ఉపాధ్యాయుల ఫెడరేషన్ సమావేశం

వి. వి. అప్పయ్య బి. ఏ. బి. ఇ. డి.

శిస్తు వసూళ్లలో ఉద్యోగుల అక్రమవిధానం
సాగుకానిభూమి పైపన్ను విధింపు నిల్పివేయాలి

ఆకివీడు, మార్చి 1

ఆకివీడుఫిర్కా కమ్యూనిస్టు ఆర్గనైజరు అల్లూరి సత్యనారాయణగారిలా వ్రాస్తున్నారు:

ఆకివీడుఫిర్కా సిద్ధాపురం సివారు గ్రామాలకు 1932 సంవత్సరములో దాదాపు...

కాబట్టి మద్రాసుప్రభుత్వం, కృష్ణాజిల్లా కలెక్టరుగారు వెంటనే యీ దిగువచర్యలను తీసుకోవలయునని కోరుచున్నాము.

(1) గవర్నమెంటు శిస్తు వసూలుచేసే గాను కటీసం ఏప్రియల్ వెలాఖరువరకు పొడిగించాలి.

ప్రభుత్వ ద్రవ్యం కాజేసిన మున్సబు

శిస్తులకు గడువు పెంచాలి

నదిలో నీరు వున్నా పైరుకు నీరులేదు

ఎరుకోపాడు రైతులపై జమీందారీ కుట్రలు

తిరువూరు, మార్చి 2

ఎరుకోపాడు (గంపలగూడెం ఎస్టేటు) విషయంలో పోలీసు సర్కిల్, సబిన్‌స్పెక్టర్లు పన్నుతున్న కుట్రలను గురించి విన్నటి ప్రజాశక్తిలో తెలిపాము. (18-2-47 నుండి 20 వ తేదీ వరకు సర్కిలు తన సిబ్బందితో మకాం వేశాడు. రిజర్వును దెచ్చి పొగరు అదుపుచేస్తామని చెప్పి మాదిగలను దబాయించారు) లోకల్ పోలీసు బాగా జమీందార్లకు లొంగి పనిచేస్తున్నది.

సర్కిలు వెలమకులస్థుడగుటచేత వెలమ జమీందార్లకు బాగా తోడ్పడుచున్నాడని అను...

కూలీల సంఘంపై పెత్తందారుల కక్ష

మనపార్టీని మనమే పోషించాలి
పార్టీనిధికి కష్టజీవుల విరాళం

తేలప్రోలు

ఈసంవత్సరం పంటలు తగ్గినను రెండవ పంటపోయినను తేలప్రోలులో (కృష్ణాజిల్లా) పార్టీసభ్యులూ, అభిమానులు వందలు, వదులు, పాతికలు పార్టీనిధికి విరాళాలు వేశారు. సమావేశంలో మొత్తం వెయ్యిరూపాయలు విరాళాలు పడ్డాయి. వెంటనే వసూలుఅయిన మొత్తం 600-0-0 రూపాయలు.

ఇది యిప్పటివరకూ (27-...) చేరిన మొత్తం మాత్రమే.

వడాలి
దాకరం
కామకొల్లు
అర్జావారిగూడెం
వాడపల్లి
పెదతుమ్మిడి

చిరివాడ

పోలవరం

తెకలూరు తాలూకా

గుంటూరు తాలూకా

నర్సాపురం తాలూకా

ఏలూరు

రేణిగుంట రైల్వే గేయిన్‌షాప్ మేనేజరు మోసం

రొంపేరు రైతుమహాసభ

మార్చి 14: బాపట్ల (నగరుశాలలో)

నర్సాపురం తాలూకా మాజీ సైనికుల సభ

ఢిల్లీ అసెంబ్లీ బడ్జెటుచర్చ

లాభాలపై పన్ను తప్పదు

ఆర్థికజీవనం గుప్పిట ఉంచుకోవాలనే ధనికుల ఉబలాటం —లియాఖత్

188 కోట్ల సైనికవ్యయం జాతీయ ప్రభుత్వానికి తలవంపు —శ్రీ ప్రకాశ్

న్యూఢిల్లీ, మార్చి 4

కేంద్రశాసనసభలో బడ్జెట్‌పై చర్చ నిన్న, ఈరోజుకూడ కొనసాగింది. లక్ష రూపాయలపైన వచ్చేలాభంలో నాలుగో వంతు పన్ను విధించినందుకు కొందరు ఆక్షేపించారు. చర్చకు సమాధానమిస్తూ ఆర్థిక సభ్యుడు లియాకతాలీఖాన్ పన్ను వేయడం అవసరమని ఇలా ఉపన్యసించారు.

"నాయంతటనేనే లాభాలపన్ను బిల్లులను సెలెక్టు కమిటీకి పంపుతున్నాను. సభ్యులపై బలవంతంగా నేను రుద్దడం లేదనేందుకు ఇదే రుజువు. యీ పరిస్థితిలో పారిశ్రామికులు ప్రభుత్వానికి తోడ్పడాలి. రష్యా కొన్ని సంవత్సరాల్లో పారిశ్రామిక దేశమైనప్పుడు, భారతదేశంమాత్ర మెందుకు కాకూడదు? మేము వ్యక్తిగత వ్యాపారాన్ని అణచివేయ దలచుకోలేదు. కాని ఆర్థికస్థితిని బాగుపరచాలని మేము చేసే ప్రయత్నాలలో ధనికులు సాయపడకపోతే, మా ఆశయసిద్ధికి వేరే మార్గాలు ఉంటనే ఉన్నవి.

లాభాలపన్ను ఉత్పత్తిని తగ్గించదు

"ఇప్పుడు వేస్తున్నపన్నులు ఈ సంవత్సరానికి మాత్రమే. అందువల్ల ఉత్పత్తి కుంటుపడదు. గత సంవత్సరం అధికలాభాలపన్ను తొలగించడం తప్పని భావించే ఇప్పుడీపన్ను వేస్తున్నాము.

"పెట్టుబడి లాభాలపన్ను 5000రూపాయలకు మొదలవుతుంది. ఈ పరిమితిని హెచ్చించాలని కొందరన్నారు. తక్కువ ఆదాయం వచ్చేవారిని వేధించడం నాకిష్టంలేదు. కాబట్టి ఈ సంగతిని సెలెక్టుకమిటీలో ఆలోచిస్తాము.

"కష్టపడక సంపాదించే ధనంలో ప్రభుత్వానికి భాగమెందుకివ్వకూడదు? అసలు పెద్దపన్నాయంటే ప్రజల బాధలమూలకం కావే గనుక ప్రభుత్వం అధికలాభాలలో భాగమడగటం న్యాయం.

"ఈ సంవత్సరం 280 కోట్లు పెట్టుబడి పెట్టటం జరిగింది. అందులో 210 కోట్ల 66 లక్షల పెట్టుబడి పెట్టుకునేందుకు ప్రభుత్వము అనుమతించింది. ఇందులో 2 కోట్లు ప్రభుత్వం తీసుకున్నంతమాత్రాన పెట్టుబడి ఇంకెవ్వరూ పెట్టరనడంలో అర్థంలేదు.

ధనికులు ఆర్థిక జీవితంపై పెత్తనంచేయ జూస్తున్నారు

"పన్నులకు అసమ్మతి సూచకంగా స్టాక్ మార్కెట్లను మూసివేయడం నాకు దిగ్భ్రమ కల్గించింది. ఇలాంటి బెదరింపులకు నేను లొంగిపోను. ఎవరి విషయంలో జాగ్రత్త వహించాలని సభ్యులను హెచ్చరించానో వారే స్టాక్‌మార్కెట్లుపయి పెత్తనం వహించి ఉన్నారు. ఈకొద్దిమంది, దేశంలోని ఆర్థిక జీవితాన్నంతటిని తమ గుప్పిట ఉంచుకోవాలని చూస్తున్నారు. వీరికి సభ్యులొక్కరు కూడ సాయపడరని విశ్వసిస్తున్నాను.

"మిలిటరీ వ్యయంగూర్చి నాకూ బాధగానే వుంది. సైనికులను ఇక్కడ నుంచి పంపే పనిని ముగించలేకపోతున్నందుకు నాకే ఆశాభంగం కలిగింది.

లాభాలదోపిడీ ఇక తగ్గాలి

"ప్రపంచం మారుతున్నది. ఈ నూతన పరిస్థితులకు ప్రతివారు అనుగుణంగా ప్రవర్తించాలి. ఇప్పుడు లాభాలు మూటగట్టుకొంటున్న వారందరూ, నూతన భారతదేశంలో ఇక లాభాలురావని నిశ్చయం చేసుకోవాలి. దేశ[illegible]కి అందరూ పని చెయ్యాలి."

బడ్జెటుపై జరిగిన చర్చలో రవాణా సభ్యుడు జాన్ మత్థయ్ ఇలా ఉపన్యసించారు.

"కొత్త పన్నులు వేయడంవల్ల పరిశ్రమలలో పెట్టుబడి పెట్టాలనే అభిలాష తగ్గిపోతుందని చాలమంది అంటున్నారు. పూర్వం కన్నా ఇప్పటి పరిస్థితులలో ఎక్కువ లాభం రావాలనుకోవడం సరికాదు. అలాఅనుకుంటే చాల విషమ పరిస్థితి ఏర్పడుతుంది. కాని ఏదైనా దేశానికి అతి ప్రధాన పరిశ్రమకు నష్టం కలుగుతుందంటే ఆ విషయం సెలెక్టు కమిటీ జాగ్రత్తగా ఆలోచిస్తుంది.

"యంత్రాల దిగుమతిని వీలైనంత ఎక్కువ చేయాలనే మేము చూస్తున్నాము. ఈ విషయంలో అమెరికా చాల బేరం చేస్తుంది. ఇలాంటప్పుడు వరుసగా మనం బడ్జెటులో లోటు చూపుతూ వస్తే అమెరికానుండి మనం తెచ్చుకునే అప్పులకు చాల కఠినమైన షరతులు విధింపబడతాయి. కాబట్టి బడ్జెటులో లోటు భర్తీ చేసేందుకు పన్నులు వేయడం అవసరమైంది."

యూరపియన్ల్, మసానీల వ్యతిరేకత

యూరపియన్ సభ్యుడు సైమన్ పన్నుల విధానాన్ని విమర్శించాడు. మాజీ సోషలిస్టు, టాటాకంపెనీ ఏజంటూ అయిన మసానీ ఉత్పత్తివ్యక్తిగతవ్యాపారంతోనే పెరగాలని, ఇప్పుడు పన్నులువేయడం జాతీయ వ్యతిరేకమూ, సోషలిజానికి వ్యతిరేకమూనని తన బండారం తానే బయటపెట్టుకున్నాడు. లాభాలపన్ను పనికిరాదన్నారు.

డాక్టర్ జియాయుద్దీన్ ఇలా అన్నారు: "లాభాలు తమకు తక్కువగా వస్తాయని ధనికులు పెట్టుబడిపెట్టడం మానివేస్తే, పరిశ్రమలను ప్రభుత్వపరం చేసుకోవలసి వస్తుంది. అయినా పెద్ద లాభాలపైవేసే పన్నుతోపాటు రూపాయి మారకం వెలలో మార్పు తేవాలి."

అహ్మదాబాదు మిల్లుయజమానుల ప్రతినిధి వాడిలాల్ లల్లూభాయ్ పన్నులవిధానాన్ని తీవ్రంగా విమర్శించాడు.

188 కోట్ల మిలిటరీ వ్యయం ఇది సిగ్గుచేటు

మిలిటరీవ్యయం తగ్గించలేకపోతున్నామంటూ భార్గ్వా (ప్రభుత్వ కార్యదర్శి) కొన్ని సాకులు చెప్పారు. సేనను భారతీయం చేయడం కష్టతరమని, ఎన్నాళ్ళోపడుతుందని అన్నారు. ఇందుపై శ్రీ ప్రకాశ్ ఇలా ఖండించారు:

"తొట్టతొలుత అప్పటంగా ఇంత ఖర్చు పెట్టాలని తీర్మానించుకొని, తర్వాత డబ్బెలా వస్తుందా అని మారాష్ట్రంలోని జమీందారులు చూస్తుంటారు. ఆ సాంప్రదాయాన్నే నేడు ప్రభుత్వం అవలంబిస్తున్నది. 188 కోట్ల రూపాయల మిలిటరీ వ్యయం విపరీతంగా ఉన్నది. ఇంటి రక్షణకుగాను, తనకు వచ్చే ఆదాయంలో సగంవంతు ఖర్చు పెట్టడానికే యజమానీ చేయడు.

"పాతకాలపు విదేశీయోద్యోగుల ప్రభుత్వపు సాంప్రదాయాలనే జాతీయ ప్రభుత్వం కూడ అనుసరిస్తూ, ఆదాయంలో సగం మిలిటరీకి ఖర్చుపెట్టడం సిగ్గుచేటు."

మంత్రివర్గ వ్యతిరేకులు అసెంబ్లీలో పాల్గొంటున్నారు

మద్రాసు, ఫిబ్రవరి 4

మద్రాసు అసెంబ్లీలో, మంత్రివర్గానికి వ్యతిరేకులయిన కాంగ్రెసుపార్టీ సభ్యులు పాల్గొనరని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రకటించిన వార్త సరికాదట. అటువంటి నిర్ణయానికి రాలేదని కళా వెంకట్రావుగారు అసెంబ్లీలో ప్రకటించారు.

ప్రజాపోరాటం అణచుటకు ఇండియాలో బ్రిటిష్ ప్లాను

అట్లీ ప్రకటన అంతరార్థం

కమ్యూనిస్టు మహాసభలో అధికారి వివరణ

లండన్, మార్చి 2

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభలో ఇండియాప్రతినిధివర్గ నాయకుడు కామ్రేడ్ అధికారి [illegible] ఇండియా స్వాతంత్ర్యాన్నిగురించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఇలామాట్లాడారు:

"మొన్న అట్లీప్రకటించినది ఇండియా స్వాతంత్ర్య ప్రణాళిక కాదు. మిలిటరీ బలాన్ని ఆధారంగా తీసుకొని బ్రిటిష్ పెత్తనాన్ని కొనసాగించే ప్లానే అది.

"బ్రిటిష్ అధికారులు ఇండియాలో కొత్త సైనికోద్యోగులను తయారు చేస్తున్నారు. కొత్తయుద్ధసామగ్రిని సేకరిస్తున్నారు. వచ్చే మే, ఆగస్టు మాసాల్లో ఇండియాలో తీవ్ర ఆందోళన ప్రారంభమవుతుందని అనుకుంటున్నారు. దానిని అణచడంకోసం తగిన మిలిటరీ కేంద్రాలను నిర్మిస్తున్నారు.

"ఇండియాలో పొంగుకొస్తున్న ప్రజా వెల్లువను అణచడంకోసం బ్రిటిష్ సేనలు హైదరాబాదు సంస్థానంలో పెద్ద పెద్దవిన్యాసాలు సాగిస్తున్నాయి.

"ఇండియాలోని ఇతర ప్రదేశాల్లో సైనిక తిరుగుబాట్లు ప్రారంభమయితే అణచడం కోసం సంస్థానాల్లో మిలిటరీ కేంద్రాలను నిర్మిస్తున్నారు.

"1948లో ఇండియానుండి తొలగిపోతామని బ్రిటిష్‌వారంటున్నారు. అదే నిజమైతే, ఇండియాలోని తమ విమానబలాన్ని 1950వరకు తొలగించమని అనడంలో అర్థమేమిటి?

"బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మిలిటరీ బలంతో తమపెత్తనాన్ని కొనసాగించడం కోసం వేసినప్లానే ఇది అని రుజువుచేయడానికి ఈ పైసన్నాహాలేచాలు.

భారత స్వాతంత్ర్యోద్యమం అజేయము

"కాని, భారతప్రజల స్వాతంత్ర్యోద్యమం చాల పరిపక్వదశకు వచ్చింది. మిలిటరీ బలంతో దానిని అణచడం ఇక బ్రిటిష్‌వారి తరంకాదు.

"తమపెత్తనం కొనసాగగల రాజకీయ పరిస్థితులను కూడా కల్పించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తూంది. అవసరమైతే రాష్ట్రప్రభుత్వాలకు అధికారం వప్పగిస్తామన్నారు. ఈరూపంగా పాకిస్తాన్ మూలసూత్రాన్ని అంగీకరిస్తున్నట్లు ముస్లింలీగుకు ఒక ఎరవేశారు. ముస్లింలీగును తమవైపు త్రిప్పుకుంటే కాంగ్రెస్ పెద్దపెద్దకోర్కెలు కోరకుండా చేయవచ్చునని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అంచనా.

"మరొకవైపు భారతీయ పెట్టుబడిదారులను తమచేతి క్రింద ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పరిశ్రమల్లో బ్రిటిష్ పెట్టుబడిని తొలగించడం గురించి అట్లీ ప్రకటనలో ఒక్క మాటయినా లేదు. పైగా, విప్లవంవస్తే పెట్టుబడిదారులకందరకూ ముప్పుదప్పదనే భీతావహాన్ని భారతీయ పెట్టుబడిదారుల్లో వ్యాపింపచేస్తున్నారు. తమహక్కులను కాపాడగల సైన్యం తప్పకుండా ఉండాలనే అభిప్రాయాన్ని వారిలో కలిగిస్తున్నారు.

"ఇక సంస్థానాధిపతుల సంగతి వేరే చెప్ప నక్కరలేదు. కాంగ్రెసు నాయకవర్గంలో ప్రజావిప్లవాలు అవసరం లేకుండానే స్వరాజ్యం పొందవచ్చుననే భ్రమను కలిగించింది అట్లీ ప్రకటన.

"ఈ విధంగా వివిధవర్గాలను తమవలలో వేసుకొంటూ, బ్రిటిష్ సామ్రాజ్య వాదులు భారతరాజ్యాంగం గురించిన అంతిమనిర్ణయాధికారం తమచేతిలోనే ఉంచుకున్నారు" అని అధికారి వివరించారు.

ఐక్యస్వాతంత్ర్య పోరాటంకోసం కాంగ్రెసు లీగులను, రాజీధోరణిని వ్యతిరేకించే ఇతర వర్గాలను ఏకంచేయడానికి కృషి చేయడమే కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కర్తవ్యమని అన్నారు.

ప్రపంచాధిపత్యంకోసం అమెరికా ప్రాకులాట

లండన్, మార్చి 4

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభ నిన్న (సోమవారం) ముగిసింది. సామ్రాజ్యదేశాల్లోని మొత్తం రెండులక్షల పార్టీసభ్యుల తరపున సమావేశమయిన ప్రతినిధులందరూకలిసి ప్రధాన తీర్మానాన్ని ప్రకటించారు. (దీనిమొదటిభాగము నిన్న ప్రకటించాము) ఆతీర్మానంలో ఇంకాఇలావుంది:

"ఈనాడు ప్రపంచంలో ప్రధానమైన సామ్రాజ్యవాదదేశం అమెరికా. తనకున్న ఆర్థిక, మిలిటరీ శక్తినంతటినీ ఉపయోగించి ప్రపంచపెత్తనం సంపాదించడానికి అమెరికా ఎగబడుతూంది. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యదేశాలను కబళింప చూస్తూంది.

"బ్రిటిష్ సామ్రాజ్యవాదం [illegible] యుద్ధంలో బాగా బలహీనమై[illegible] అమెరికా సామ్రాజ్యవాదానికి [illegible]రయింది," అని ఈ తీర్మానం అంటుంది.

పాలస్తీనాను అణగద్రొక్కి ఉంచే ప్రయత్నాలనూ, ఈజిప్టులో మిలిటరీ [illegible] సాగించడానికి చేసేకుట్రలనూ, ఇరాక్, [illegible] జోర్డాన్లలో కీలుబొమ్మ ప్రభుత్వాలను [illegible] కొల్పడాన్నీ ఈ తీర్మానం ఖండి[illegible]. ఇండొనీషియా, ఇండోచైనాల్లో స్వా[illegible] పోరాటాలను అణచడానికి బ్రిటిష్ [illegible] చేస్తున్న మిలిటరీ సహాయాన్ని తీ[illegible] ఖండించింది.

లేబరు ప్రభుత్వ విధానం ఎన్నికల ప్రణాళికకు భంగం

తీర్మానంలో ఇంకా ఇలా ఉంది.

"బ్రిటిష్ లేబరు ప్రభుత్వం [illegible] సామ్రాజ్యవాదుల విధానాన్నే కొనసాగిస్తు ఉంది. డొమినియన్ ప్రభుత్వాలతోబాటు ఈ ప్రభుత్వం అన్నిచోట్లా యుద్ధవిపాసను ప్రోత్సహిస్తూ ఉంది. లేబరుపార్టీ ఎన్నికల ప్రణాళికకు ఈవిధానం పూర్తిగాభంగకరం[illegible]

బ్రిటన్ ఫ్రాన్సు మిలిటరీ సహకార ఒడంబడిక

ఫ్రాన్సుకు అత్యవసరమయిన రూర్ బొగ్గు ప్రసక్తిలేదు

డన్‌కర్కు, మార్చి 4

ఫ్రాన్సు - బ్రిటనులమధ్య పరస్పర సహకార ఒడంబడికలపై డన్‌కర్కులో ఈవేళ సంతకాలు జరిగాయి.

జర్మనీ శాంతి ఒడంబడికను గురించి మాస్కోలో జరుగనున్న విదేశాంగమంత్రుల సభకు వెళ్తూ బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ కోసం ఇక్కడికివచ్చాడు. ఫ్రాన్సు విదేశాంగ మంత్రి బిదాల్ ఫ్రాన్సు తరపున సంతకం చేశాడు.

ఈ ఒడంబడిక 50 సంవత్సరాలు అమలులో ఉంటుంది. దీనిలోని ముఖ్యాంశాలు—

(1) జర్మనీలో దురాక్రమణ విధానం తిరిగి తలచూపి, ఈ రెండు దేశాల్లో దేనికయినా ప్రమాదం సంభవింపగల పరిస్థితులేర్పడితే, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి రెండు దేశాలూకలిసి సంప్రతించి తగినచర్య తీసుకుంటాయి.

(2) జర్మనీ దురాక్రమణ చర్యలవల్లగాని, భద్రతాసంఘ నిర్ణయంవల్లగాని, ఫ్రాన్సు బ్రిటనుల సమిష్టి నిర్ణయంవల్లగాని ఈ రెండింటిలో ఏ ఒక్కదానికైనా జర్మనీతో యుద్ధంచేయవలసి వచ్చినప్పుడు, రెండవదేశం మిలిటరీ, తదితర సహాయం పూర్తిగా చేయాలి.

(3) శాంతి ఒడంబడికలోని ఆర్థికనిర్ణయాలను జర్మనీ అమలు జరపని పరిస్థితులేర్పడి, ఈ రెండుదేశాల్లో ఏ ఒక్కదానికయినా నష్టం సంభవిస్తే, తీసుకోవలసిన చర్యను గురించి రెండూ కలిసి సంప్రతించాలి.

(4) ఉభయుల ఐశ్వర్యాభివృద్ధికీ, ఆర్థిక భద్రతకూ కావలసిన చర్యలను రెండు దేశాలూ తీసుకుంటాయి.

(5) ఈ రెండు దేశాల్లో ఏ ఒక్కదానికయినా వ్యతిరేకంగా జరిగే ఇతర ఒడంబడికల్లోనూ, ఏర్పడే కూటముల్లోనూ రెండవదేశం చేరకూడదు.

(6) రెండుదేశాల పార్లమెంటులు ఆమోదించిన వెంటనే ఈ ఒడంబడిక ఆచరణలోకివచ్చి, 50 ఏళ్ళు అమలులో ఉంటుంది.

"న్యాయమైన, సుస్థిరమైన శాంతికి ఈ ఒడంబడిక ఒక ముఖ్య ప్రాతిపదిక", అని బిదాల్ సంతకంపెట్టి ఒక రేడియో ప్రసంగం చేశాడు. "ఈ ఒడంబడికతో ఫ్రాన్సు బ్రిటనుల భవిష్యత్తు ఒకదానితో ఒకటి పెనవేసుకు పోయాయ"న్నాడు.

"అభిప్రాయ భేదాలకు అవకాశంలేకుండా నూతన ఫ్రాన్సును అవగాహన చేసుకోడానికి ప్రయత్నిస్తామని, నూతన సోషలిస్టు బ్రిటన్ తరపున చెబుతున్నాను" అని బెవిన్ ఉపన్యసించాడు. "ఇదంతాపడమటిదేశాల కూటమిని నిర్మించడానికి ప్రయత్నమే అని సోవియట్ రష్యా అనుమానించదని ఆశిస్తున్నానం"టూ భుజాలు తడుముకున్నాడు.

● ప్రఖ్యాతిగాంచిన అన్ని కంపెనీల చేతి గడియారములు మా వద్ద సరసమైన ధరలకు దొరకును.

● మావద్ద వెస్టెక్లాక్స్ అమెరికన్ అలారం టైమ్‌పీసు 1కి రు 25/- చొ॥ దొరకును. ప్యాకింగ్ & పోస్టేజి ప్రత్యేకం.

● అన్నిరకముల గడియారములు గ్యారంటీగా రిపేరు చేసి సకాలములో యివ్వబడును.



ఎంపైర్ వాచ్ కంపెనీ
(REGD.)
పార్కురోడ్ :: బెజవాడ
షరా :— ప్రస్తుతం క్యాటలాగులు దొరకవేరవు.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE